Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 33

(Feb. 5, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 33

(Feb. 5, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Regd. No. 4486

4 పేజీలు అణా

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2] బెజవాడ 5—2—47 బుధవారం [సంచిక 33

ప్రథమ ఆంధ్రరాష్ట్ర మహిళాసభ

ఫిబ్రవరి 15, 16, తేదీలలో

ప్రథమ ఆంధ్రరాష్ట్ర మహిళాసభ ఫిబ్రవరి 15, 16 తేదీలలో డాక్టరు కొమర్రాజు అచ్చమాంబగారి అధ్యక్షతను తెనాలి తాలూకా చిలుమూరులో జరుగుతుంది.

వేలకొలది సోదరీమణులు మహాసభకువచ్చి మహాసభను జయప్రదంగా చేయవలసిందిగా కోరుతున్నాను.

మోటూరి ఉదయం,
(ఆహ్వాన సంఘాధ్యక్షురాలు)

లండన్ ఒడంబడిక మాకు సమ్మతమే

ఆంటీ ఫాసిస్టు లీగ్ కార్యవర్గం

రంగూన్, ఫిబ్రవరి 3

బర్మా భవిష్యద్రాజ్యాంగవిషయమై బ్రిటిష్ ప్రభుత్వంతో అంగ్‌సాన్ చేసుకువచ్చిన ఒడంబడికను అంటీ ఫాసిస్టు లీగ్ కార్యావర్గం నేడు ఆమోదించింది. లీగ్ సుప్రీం కౌన్సిల్ ఈ నెల 15, 16, 17 తేదీలలో సమావేశం అవుతుంది.

ఆర్డినెన్సును ఉపసంహరించాలి ఖైదీలను వదలాలి

ప్రజా ఉద్యమాలన్నిటికి ఇది విఘాతుకం

దౌర్జన్యప్రేరేపకులు మిరాశీదార్లు జమీందార్లు

మదరాసు అసెంబ్లీలో కామ్రేడ్ వెంకటేశ్వర్లు

తీర్మానం చర్చ గురువారానికి వాయిదా వేయబడింది

మదరాసు, ఫిబ్రవరి 3

మదరాసు అసెంబ్లీలో, ప్రజా"రక్షణ" ఆర్డినెన్సును ఖండిస్తూ, కమ్యూనిస్టు శాసనసభ్యుడు కామ్రేడ్ పిల్లలమర్రి వెంకటేశ్వర్లు ఇలా తీర్మానం ప్రతిపాదించారు.

"మద్రాసు ఆర్డినెన్సు-1 1947" ను ఖండిస్తూ, ఈ ఆర్డినెన్సును ఉపసంహరించవలసిందిగా మదరాసు గవర్నరును మంత్రివర్గం కోరాలి; ఈ ఆర్డినెన్సుక్రింద అరెస్టుచేయబడిన వారినందరిని విడుదలచేయాలి అని ఈ సభవారు కోరుతున్నారు."

ఈ తీర్మానాన్ని గురువారం చర్చించాలని, అనాడే దీనికి సంబంధించిన బిల్లును తాము ప్రవేశపెడతామని ప్రధాని ప్రకాశంగారు కోరారు.

అబ్దుల్ సలామ్ ఇలా అన్నారు:

"అసెంబ్లీ ఒకవారంలో సమావేశం అవుతుండగా ఈ ఆర్డినెన్సును అమలు పరచారు. ఎన్నో చర్యలు తీసుకున్నారు. ఇప్పుడీ చర్చను వాయిదా వేయమని కోరుతున్నారు. ఈలోగా ఆర్డినెన్సుక్రింద ఎందరినో ప్రభుత్వం అరెస్టుచేయవచ్చును. అంతవరకూ ఎవరిమీదా చర్యతీసుకోము అని ప్రధానివాగ్దానమిచ్చేయెడల చర్చను వాయిదా వేయవచ్చు."

అధ్యక్షుడు, ఇలా ప్రధాని హామీనిస్తే చర్చను వాయిదావేయవచ్చునన్నారు. లీగు పక్ష నాయకుడు మహమ్మద్ ఇస్మాయిల్ కార్యక్రమాన్ని మార్చరాదని, అసలు సభనే వాయిదా వేస్తే తనకు ఆక్షేపణలేదన్నారు. హమీద్‌ఖాన్‌గారు చర్చ జరగాలన్నారు. తర్వాత ప్రధాని తనప్రతిపాదనను ఉపసంహరించుకొన్నమీదట కామ్రేడ్ వెంకటేశ్వర్లు, పైతీర్మానాన్ని ప్రవేశపెడుతూ ఇలా ఉపన్యసించారు.

ఇది పౌరహక్కులకు జలాంజలి

"నేను తెలిసినంత ఈ ఆర్డినెన్సును గవర్నర్, మంత్రివర్గం అనుమతి లేకనే అమలు జరిపారనుకున్నాను. ఒక మదరాసు పత్రిక, మంత్రివర్గం విచారణమీదనే గవర్నర్ ఇలా చేశాడని వ్రాసింది. తర్వాత ఈ అభిప్రాయాన్ని ప్రధాని తన ప్రకటనలో ధ్రువపరచారు.

ఇలాంటి ఆర్డినెన్సుల క్రింద పూర్వం బాధపడిన మంత్రులే ఇప్పుడీ ఆర్డినెన్సుకు కారణం కావడం ఆశ్చర్యకరం, ఉన్నకొన్ని పౌరహక్కులకు కూడా ఈఆర్డినెన్సు జలాంజలి వదులుతున్నది.

ఈ ఆర్డినెన్సు అమలులోకి రాకముందే ప్రజలను అరెస్టు చేశారు. రాష్ట్రమంతటా కిసాన్, కమ్యూనిస్టు కార్యాలయాలపై పోలీసులు దాడిచేశారు. ఈ పోదాడులు ఏ మాత్రం విచక్షణ లేకుండా జరిగాయి, వారంటులు చూపకుండా పోలీసులు విరంకుశముగా ప్రవర్తించారు.

చిన్న చిన్న బాలబాలికలనుకూడ అరెస్టు చేశారు. ఇందులో డాక్టర్ రాటన్ మనుమరాల్యూ డాక్టర్ సుబ్బరాయన్ అల్లుడూ ఈ అరెస్టయినవారిలో ఉన్నారు. అరెస్టయినవారు తమ భావాన్ని ప్రకటించనుకూడా అవకాశమివ్వలేదు. అసెంబ్లీలో బిల్లును పెట్టేవరకు ప్రధాని వేచి ఉండవచ్చును.

కోర్టులో చెప్పుకునే హక్కులేదు

ప్రజలు తమ అభిప్రాయాలను న్యాయస్థానంలో తెలుపుకొనే హక్కును తొలిసారిగా ఇప్పుడు ప్రజా ప్రభుత్వం తొలగించి వేసింది.

రాష్ట్రంలో కాంగ్రెస్ మంత్రివర్గం ఏర్పడగానే, నిర్బంధ విధానానికి దారితీసే చట్టాలన్నిటినీ ప్రభుత్వం ఉపసంహరిస్తుందని ప్రజలెంతో ఆశించారు. ఎందుకంటే, ఆర్డినెన్సులరాజ్యంవల్ల కాంగ్రెస్‌వారే విపరీతంగా పూర్వం కష్టనష్టాలకు లోనయ్యారు.

నిరంకుశాధికారాలన్నీ ఇందులో ఉన్నవి

సామ్రాజ్యవాద ప్రభుత్వం చలాయిస్తున్న నిరంకుశాధికారాలన్నీ ఈ ఆర్డినెన్సులో ఇమిడివున్నవి. స్వతంత్ర సాధనకు మరొక పోరాటం తప్పదని కాంగ్రెస్ భావించడం లేదా? అలాంటిపోరాటం అవసరమయినప్పుడు, ఈ ఆర్డినెన్సు ఒక బిల్లుగా కూడ వస్తే, దీనిని సామ్రాజ్యవాద ప్రభుత్వం స్వార్థానికి ఉపయోగించుకుంటుంది. ప్రజా ప్రభుత్వాల, ప్రజల సహకార సద్భావాల మీద, వారి అభిప్రాయానుసారం పనిచేయాలి గాని, ఆర్డినెన్సులతో రాజ్యంచేయరాదు.

ఆర్డినెన్సును సమర్థిస్తూ కమ్యూనిస్టులను బలి ఇవ్వాలని ప్రధాని ప్రయత్నించారు. ఈరోజు కమ్యూనిస్టులను అరెస్టుచేయడానికి, కాని ఈ ఆర్డినెన్సు ఉన్నంతకాలం, కమ్యూనిస్టులకుగాని, కాంగ్రెస్‌వాదికిగాని, కార్మిక నాయకుడికిగాని రక్షణ అనేది ఉండదు.

ఈ ఆర్డినెన్సు విషయమై ప్రధాని అభిరుకు కాంగ్రెస్ పార్టీ సలహానుకూడ తీసుకోలేదు.

ఆర్డినెన్సుకుఅవసరమేమొచ్చింది

ఇప్పటి పరిస్థితులలో యీఆర్డినెన్సు చేయవలసినంత ఏమొచ్చింది. వ్యక్తులను విచారణ జరిపేందుకు, తమ అభిప్రాయాలను వారు వివరించుకొనే అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం ఎందుకు భయపడాలి? కాంగ్రెస్ మంత్రివర్గం ఏర్పడినా ఉద్యోగులేమీ మారలేదు. ఈ ఉద్యోగుల చేతుల్లో అన్ని

(మిగతా 4 వ పేజీలో)

భూమి దున్నేవానికే భూమిపై హక్కు

(మా విలేఖరి)

కలకత్తా, ఫిబ్రవరి 2

నౌఖలీలో గాంధీజీతోపాటు ప్రయాణం చేస్తున్న హిందూస్థాన్ స్టాండర్డు విలేఖరి 'తేభాగా' (రెండువంతులు రైతుకు, ఒకవంతు జమీందారుకు) ఉద్యమాన్నిగూర్చి గాంధీజీ జనవరి 31 నాడు ఈ విధంగా చెప్పారని వ్రాస్తున్నారు.

"పంటలో జమీందారుకు చెరిసగం వాటాకు బదులు మూడవవంతుకు తగ్గించేటందుకై ఈఉద్యమం ప్రారంభించబడిందని నాకు తెలుసును. ఇది ప్రారంభించినది ఎవరైతేనేం. ఈఉద్యమాన్నిహర్షిస్తున్నాను, నేనైతే పంటంతా రైతుకే వెళ్ళాలంటాను. భూమిపై హక్కునాది అనడానికి ఎవ్వరికీ వీలులేదు."

భూమిదున్ననివాడికి పంటలో వాటా వుండకూడదు. భూమి భగవంతుడిదే. అందుచేతదున్నేవాడిదే న్యాయమైన హక్కు. ఇటువంటి ఆదర్శపరిస్థితులేర్పడే లోపున జమీందారుకు వచ్చేపంట వాటా తగ్గించేటందుకు చేసే ఉద్యమం సరియైనదే."

అంతమాత్రాన గాంధీజీ, నిర్బంధంగాని, దౌర్జన్యంగాని, ఉపయోగించరాదన్నారు.

"అది నాఆదర్శాలకు విరుద్ధం. ఆదర్శం మంచిదైతే దానిని సాధించేటందుకు చేసే పనులన్నీ మంచివేననే అభిప్రాయం నాకు సమ్మతంకాదు. భూస్వామి వాటా తగ్గించాలనే వుద్యమం నడిపేవారు దౌర్జన్యం ఉపయోగించకుండా జాగ్రత్తపడాలి. సరియైన పద్ధతులను అవలంబించకపోవడంచేత ఎన్నో సదాదర్శాలు విఫలమైనాయి."

అసాధారణ అధికారాలు వదిలివేస్తానన ప్రధాన హామీ

ప్రతిపక్షులు ఇందుతోనే సంతృప్తిపడ్డారు

మదరాసు, ఫిబ్రవరి 4

కాంగ్రెసు అసెంబ్లీపార్టీలో ఆర్డినెన్సు చర్చ ముగిసింది. ఈ ఆర్డినెన్సులో ఉన్న "పౌరహక్కులను భంగపరచే అసాధారణ" అధికారాలనుతొలగించి ఇకబిల్లు తెస్తానని ప్రధాని హామీ ఇచ్చారట. పార్టీ చర్చలను ఆధారంగాచేసుకొని బిల్లును తయారుచేస్తానని ప్రధాని హామీ యిచ్చింతర్వాత, వైద్యనాథయ్యరు తీర్మానాన్ని వోటుకు పెట్టకుండా వదలివేశారు.

కాంగ్రెస్ వర్కింగు కమిటీకి ఆర్డినెన్సు సంగతే తెలియదు

భారత ప్రభుత్వంనుండిగాని, కాంగ్రెస్ వర్కింగుకమిటీ నుండిగాని ఇలాంటి ఆర్డినెన్సు పెట్టమని ఉత్తరువులు రాలేదని ప్రకాశంగారు చెప్పారు. ఈ ఆర్డినెన్సు విషయమై ముందుగా కాంగ్రెస్ హైకమాండుతో తాను సమాలోచించలేదని గూడ ప్రకాశంగారు వైద్యనాదయ్యర్ ప్రశ్నించగా సమాధానం చెప్పారు.

తొలివార్తలు

మద్రాసు, ఫిబ్రవరి 3

నిన్నటిచర్చలోనే వోటింగుతీసుకున్నచో ఆర్డినెన్సువ్యతిరేకిస్తూ శ్రీ వైద్యనాధయ్యరు తెచ్చిన తీర్మానానికి 90 వోట్లు (సభకు వచ్చినవారు 185 మంది) వస్తాయని స్పష్టపడింది. దానిమీద ప్రధాని తనకేదో పనివుంది గనుక మీటింగును వాయిదా వెయ్యాలనికోరి వెళ్ళిపోయారు. సభను 4వ తేదీ ఉదయానికి వాయిదా వేశారు.

సూర్యాపేటలో కాంగ్రెసు స్థాయిసంఘ కార్యదర్శి అరెస్టు

సూర్యాపేట, జనవరి 30

27 వ తేదీన, సూర్యాపేట తాలూకా తుంగతూరి స్టేషను అమీన్ (సబ్ఇన్‌స్పెక్టరు) ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు స్థాయిసంఘ కార్యదర్శి వి. భాస్కరరావుగారిని అరెస్టు చేసి జామీన్‌పై విడుదలచేశాడు. పోలీసుల అనుమతి లేకుండా రెండుగ్రామాలలో బహిరంగసభలలో ఉపన్యసించారని వీరిపై నేరం మోపాడు.

మునిసిపల్ కార్మికులు విజయం పొందారు

అహమ్మద్‌నగర్ మునిసిపాలిటీలో

అహమ్మద్‌నగర్, ఫిబ్రవరి 3

అహమ్మద్‌నగర్ మునిసిపాలిటీకి చెందిన మునిసిపల్ కార్మికులు రెండురోజులు సమ్మె చేసి విజయం పొందారు. మునిసిపల్ అధికారులు నెలకు రు. 4 లు జీతంపెంచడానికి, కరువుభత్యం నెలకు రు. 16 లు నుండి రు. 20 లకు హెచ్చించడానికి అంగీకరించారు.

కార్మికులు నేడు మళ్ళీ పనులలోకి వెళ్ళారు.

ప్రజలందరికీ పౌరహక్కులివ్వండి

నైజాంకు ఒక ప్రజాసేవకుని సమాధానం

ఔరంగాబాద్, ఫిబ్రవరి 2

డి. ఎమ్. పారక్ అనే ప్రజాసేవకునికి హైదరాబాద్ ప్రభుత్వం శాంతి స్థాపనకై ఆయన యిచ్చిన తోడ్పాటుకు మెచ్చి 'అసఫ్ జాహీ' పతకం ప్రసాదించింది. కాని దానిని ఆయన నిరాకరించారు. సంస్థానంలో ప్రజలందరికీ పౌరసత్వపు హక్కులను ప్రసాదిస్తే పతకం ఇచ్చినదానికంటె ఎక్కువ సంతోషిస్తాను అని ఆయన ప్రభుత్వానికి వ్రాసారు.

అనవసరంగా కొట్టరాదు

సోషలిస్టులకు కొచ్చిన్ దివాను జవాబు

తిరుచ్చూర్, ఫిబ్రవరి 3

కొచ్చిన్ సంస్థాన ప్రజామండలి అధ్యక్షులు ఇక్కడ వారియర్ సంస్థానపు దివాన్‌ను కలుసుకొన్నారు. కాంగ్రెస్ సోషలిస్టులమీద పోలీసులు లాఠీఛార్జి జరపడం, జాతీయ జెండాను చింపివేయడం అన్యాయమని అసమ్మతి తెలిపారు. ఇంకెప్పుడూ అనవసరంగా కొట్టమని దివాన్ ఆయనకు చెప్పారు.

శనివారంనాడు అరెస్టు చేయబడిన 25 గురు సోషలిస్టులలో ప్రభుత్వం 18 గురిని నిన్న విడిచిపెట్టింది. నిన్నరాత్రి మరొకచోట మరి యిద్దరిని మీటింగు పెట్టినందుకు అరెస్టుచేసారు.

ఆర్డినెన్సు అండతో 'జెన్మి'ల దురంతాలు

రెవిన్యూ మంత్రితో కాంగ్రెసు వాదుల మొర

మద్రాసు, ఫిబ్రవరి 3

పుదుచ్చేరి కాంగ్రెస్ 'జన్మి' వ్యతిరేక సంఘ రైతులు ఆరోకియా మనిగాల్‌గారి నాయకత్వాన రెవిన్యూమంత్రి కిరంతుగారిని సందర్శించారు. జన్మీల (పెద్ద భూస్వాములు) క్రింద మలబారు రైతులు పడుతున్న అవస్థలను తెలియజేశారు. ఆర్డినెన్సు ప్రకటించిన నాటినుండి జన్మీలు, కాంగ్రెస్ కార్యకలాపాలను అణచడానికి దానిని ఉపయోగించుతున్నారు. కాంగ్రెసు సంఘాలుకూడా కమ్యూనిస్టుసంఘాలలాంటివే అంటున్నారు.

చెల్లించిన మగతాకు జెన్మీలు రశీదు లిచ్చుట లేదు. పంటలు పండనిచోట్ల, మృగాలు పాడుచేసిన చోట్లకూడా రెమిషన్ ఈయడం లేదు. కౌలురేట్లు విపరీతంగా అధికంగా ఉన్నాయి. ప్రభుత్వ రెవిన్యూకు చెల్లించుటకు ఉంచిన పంటలనుగూడ, తమ కౌలు క్రింద జప్తు చేస్తున్నారు— అని వీరు కిరంతుగారికి మొరపెట్టుకున్నారు.

కర్నాటక ప్రజా నాయకులపై గూండా చట్టం

కార్వార్, ఫిబ్రవరి 2

కర్నాటకరాష్ట్ర కమ్యూనిస్టుపార్టీకార్యదర్శి కామ్రేడ్ ఉపాధ్యాయ, కార్వార్ కిసాన్ సంఘం నాయకులయిన కామ్రేడ్ పి. జె. నాయక్, ఎస్. జి. మాల్శేకర్, ధర్మవీర, హైదర్‌ఖాన్‌లను బొంబాయి రాష్ట్ర గూండా చట్టం ప్రకారం కార్వార్ తాలూకాలో అడుగుపెట్టరాదని ఆజ్ఞలు జారీ చేశారు. దానిపై విచారణ జరుగుతుంది.

భూస్వాములకు, రైతులకు మక్తాం విషయంలోవచ్చిన తగాదాలో కిసాన్‌సంఘం రైతులతరపున మక్తాలు తగ్గాలని ఆందోళన చేశారనీ, బలప్రయోగం ఉపయోగించమన్నారనీ పోలీసులు వారిమీద నేరం మోపారు.

Microfilmed from photocopy

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

ప్రజాశక్తి

1947 ఫిబ్రవరి 6 : బుధవారం

బర్మా ప్రజలకు బ్రిటిష్ ద్రోహం

బర్మా ప్రజలు గత 60 యేండ్లుగా బ్రిటిష్ సామ్రాజ్యవాదుల పరిపాలనలో అనేక బాధలు పడ్డారు. 1942 లో జపాన్ దురాక్రమణకు బర్మాను వదలి బ్రిటిష్‌వాళ్ళు కాలికి బుద్ధి చెప్పారు. 3 యేండ్ల జపాన్ ఫాసిస్టుల పరిపాలనలో బర్మా ప్రజలు నానా అవస్థలూ పడ్డారు.

బెజవాడ విద్యార్థులపై పోలీసు దురంతాలు

బెజవాడ, ఫిబ్రవరి 2

ఆంధ్రరాష్ట్ర మహిళాసంఘం ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షురాలు, డాక్టరు కొమర్రాజు అచ్చమాంబగారు బెజవాడ విద్యార్థులపై పోలీసులు చేసిన లాఠీఛార్జీని ఖండిస్తూ, "సామ్రాజ్యవాదం నశించాలి, పోలీసు జులుం నశించాలి అని ప్రజలు నినాదాలివ్వడం, కాంగ్రెసు ప్రభుత్వంక్రిందకూడ నేరమైపోయింది. విద్యార్థులు, యువకులు నశించేది, ప్రజా వ్యతిరేకమైన ఆర్డినెన్సును మార్చమని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరటం...

కృష్ణాజిల్లా యువజన సంఘాధ్యక్షుని ఖండన

పౌరహక్కుల భక్షణ

గుంటూరు కమ్యూనిస్టు నాయకుని ఖండన

గుంటూరు, ఫిబ్రవరి 2

అందరికీ తిండీ బట్టా కావాలనే కమ్యూనిస్టులపై తొలిదెబ్బ

ఆర్డినెన్సునునిరసిస్తూ రాష్ట్రమంతటా కాంగ్రెసునాయకుల ప్రకటనలు

భీమవరం, ఫిబ్రవరి 2

గుంటూరు జిల్లా కిసాన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీ వెనిగళ్ళ సత్యనారాయణగారు సరసంఘ ఆర్డినెన్సును ఖండిస్తూ ఈ విధంగా ప్రకటిస్తున్నారు:

బళ్లారి జిల్లా కాంగ్రెసు నాయకుల ఖండన

జిల్లా కాంగ్రెసు కార్యవర్గ సభ్యుడు

తాలూకా కాంగ్రెసు అధ్యక్షుని ప్రకటన

ఆంధ్రా కాంగ్రెస్ లేబర్ నాయకుడు

ఏలూరు, ఫిబ్రవరి 1

సత్తెనపల్లి తాలూకా కాంగ్రెసు అధ్యక్షుడు

గుంటూరు, ఫిబ్రవరి 2

ఆంధ్రకేసరి సంపాదకుని ఖండన

హిందూ మహాసభ అధ్యక్షుని ఖండన

బెజవాడ, జనవరి 31

ప.గో.జిల్లా కమ్యూనిస్టులపై ప్రధాని అసత్యారోపణలు

నిజపరిస్థితుల విశదీకరణ

ఏలూరు, ఫిబ్రవరి 2

పశ్చిమగోదావరిజిల్లా కమ్యూనిస్టు కమిటీ ఈ క్రింది ప్రకటన చేస్తోంది.

మద్రాసు గవర్నరు 22 వ తేదీన ప్రకటించిన "ప్రజా రక్షణ ఆర్డినెన్సు"ను, దాని క్రింద పోలీసులు జరిపిన నిర్బంధాలను ప్రకాశం పంతులుగారు సమర్థించారు.

ఆ ప్రకటనలో కమ్యూనిస్టులపై అనేక అసత్యారోపణలు చేశారు.

ఇక ఉత్పత్తి కొనుగోలుదార్ల సహకార సంఘాలు ఎవరి చేతులలో పెట్టబడినాయో చూడండి:

(1) పెదపాడుక్‌గారపాటి కనకయ్య.

(2) భీమడోలు: అధ్యక్షుడు, రావు సాహెబ్ వర్దినీడు చలమయ్యగారి కుమార్డు (జమీందారు).

(3) తణుకు: అధ్యక్షుడు, జమీందారు

జమీందారీ పోరాటాలు

ప్రతినిధులందరూ హాజరు కావాలి

రాష్ట్ర ట్రేడ్‌యూనియన్ ప్రకటన

బెజవాడ, ఫిబ్రవరి 2

ఆంధ్రరాష్ట్ర ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ యీ క్రింది ప్రకటన చేస్తోంది:

ఈ మహాసభ యీ నెల 18 నుంచి 19 వరకు కలకత్తాలో జరుగును. దీనియొక్క ప్రాముఖ్యత యెంతేని వున్నది. ఒకవైపు బ్రిటిషు సామ్రాజ్యవాదం జాస అధికారాన్ని యిండియాపైన శాశ్వతంగా నిల్పుకునేందుకు యీటువంటి రాజ్యాంగాన్ని ప్రసాదించారు. మరోవైపు కాంగ్రెసు, లీగు నాయకత్వాల మధ్య తీవ్రమవుతున్న విభేదాలవల్ల చెలరేగుతున్న హిందూ ముస్లిం కొట్లాటలు.

నూజివీడు ఎస్టేట్లో రైతుల ఇక్కట్లు

రెవిన్యూ మంత్రివద్దకు రాయబారం

బెజవాడ, ఫిబ్రవరి 2

జామీనుపై గాజుల్లంక రైతుల విడుదల

గాజుల్లంక, ఫిబ్రవరి 2

కాంగ్రెసు కమిటీల రిపోర్టులు

ప్రకాశంగారి ఆర్డినెన్సు రద్దవాలంటూ తీవ్రాందోళన

ఆంధ్ర ప్రజలనాయకుల అసమ్మతి వెల్లువ!

బెజవాడ, ఫిబ్రవరి 3

ఈనాడు రాష్ట్రం మూరుమూల పల్లెలలోని పట్టణాలలోని ప్రజానీకం చిన్నలు-పెద్దలు; స్త్రీలు - పురుషులు; రైతులు - కూలీలు, తండోపతండాలుగా ఆందోళన చేపట్టి బ్రహ్మాండమైన ప్రదర్శనలు చేస్తున్నారు. వీరు కాంగ్రెసు ప్రభుత్వ హయాంలో సాగుతున్న ఈ ఆర్డినెన్సు పాలనను, ఈ పోలీసుదాడులను, నిషేధాజ్ఞలను, 144 సెక్షన్లను, లాఠీఛార్జీలను, అరెస్టులను దిగ్బంధనలను నిరసిస్తూ యిచ్చే నినాదాలు...

అనంతపురంజిల్లా కాంగ్రెసు ప్రముఖుల ఖండన

ధర్మవరం, జనవరి 30

పశ్చిమగోదావరిజిల్లా

పొలకుంటలో

రాజమండ్రి

రాజమండ్రి, జనవరి 30

చిట్టివలస కార్మికుల నిరసన

చిట్టివలస, ఫిబ్రవరి 3

కృష్ణాజిల్లా

గుంటూరుజిల్లా

తూర్పుగోదావరిజిల్లా

అనంతపురం జిల్లా

కడప జిల్లా

కర్నూలు జిల్లా

నెల్లూరు జిల్లా

చిత్తూరు జిల్లా

విశాఖపట్నం జిల్లా

మద్రాసులో ప్రజానాట్యమండలి స్థాపన

మద్రాసు, ఫిబ్రవరి 3

బ్రిటన్‌పై అమెరికా పెత్తనం

ఒడంబడికల విషయంలో జోక్యం

వాషింగ్టన్, ఫిబ్రవరి 1

ఇటీవల బ్రిటన్, అమెరికావద్ద కొన్ని వందలకోట్లు అప్పుచేసింది. ఆ అప్పు సందర్భంలో రెండు దేశాలకూ ఒక ఒడంబడిక కుదిరింది.

ఈమధ్య అర్జెంటైనాతో బ్రిటన్ వర్తక ఒడంబడిక ఒకటి చేసుకున్నది. అర్జెంటైనాకు ఉన్న స్టెర్లింగు నిలవను బ్రిటన్ సామ్రాజ్య దేశాల్లోనే ఉపయోగించాలి అందులో ఒక అంశం ఉంది. ఇది అమెరికాకు నష్టదాయకమనీ, ఆంగ్లో—అమెరికన్ అప్పు ఒడంబడికకు విరుద్ధమనీ అమెరికా ప్రభుత్వం వ్యాఖ్యానం చేసింది. ఇకముందు ఒడంబడికల్లో అలాంటి అంశాలు చేర్చవద్దని అమెరికా ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక జాబు పంపింది. ఇకముందు బ్రిటన్ ఏ దేశంతో ఒడంబడిక కుదుర్చుకోవలసినా, దానివల్ల తమకు ఏమాత్రమూ ఇబ్బంది ఉండకుండా చేసుకోవాలనే దృష్టితోనే అమెరికా తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నదని విషయజ్ఞులంటున్నారు.

రాజకీయ, మిలిటరీ విషయాల్లోనే కాకుండా ఆర్థికంగా కూడా బ్రిటన్ పూర్తిగా అమెరికాపై ఆధారపడే స్థితికి వస్తూందని దీనికి ఇదొక నిదర్శనం.

ప్రజాశక్తులను అణచితే అప్పు ఇస్తాను

ఇరాన్‌కు అమెరికా షరతు

లండన్, ఫిబ్రవరి 2

మల్తానే (ఇరాన్ ప్రధాని) ప్రభుత్వం అమెరికాను అప్పు అడిగిందనీ, దానికి అమెరికా కొన్ని షరతులు పెట్టిందనీ 'అరాన్' అనే ఇరాన్ పత్రిక బయటపెట్టింది.

ఇరాన్‌లో ప్రధాన ప్రజాపక్షమైన టూదే పార్టీనీ, కార్మిక సంస్థలనూ ప్రభుత్వం పూర్తిగా అణచివేయాలని మొదటి షరతు. రెండవది — కొత్తగా ఏర్పడే ఇరాన్ పార్లమెంటులో అమెరికాకు నమ్మకస్తులయినవారే అధిక సంఖ్యాకులుగా ఉండేలా చూడాలి. అమెరికానుండి తీసుకున్న అప్పును ఒక అమెరికా ఆర్థిక సలహాదారవర్గం సూచించిన పద్ధతిలోనే ఖర్చుపెట్టాలని మూడవ షరతు.

ఇరాన్ పత్రిక ప్రకటించిన ఈవార్తను మాస్కో రేడియో ప్రసారించింది.

అటంబాంబు ప్రయోగానికి

సామ్రాజ్యవాదుల తహతహ

మాస్కో, ఫిబ్రవరి 2

పరమాణుశక్తి కంట్రోలును గురించి బెర్నార్డ్ బరూచ్ అనే ప్రముఖ అమెరికా వర్తకుడు ఈమధ్య ఒక ప్లాను సూచించాడు. పరమాణుశక్తి కంట్రోలు నిబంధనావళిని ఎవరైనా మీరినట్లయితే, ఇతర దేశాలు దానిని దురాక్రమణ చర్యగా పరిగణించి, ఆత్మరక్షణకు అవసరమని తోచినచర్యలను తీసుకునే అధికారం ఉండాలని ఈ ప్లాను. ఐక్యరాజ్య ప్రణాళికలోని 51వ సూత్రాన్ని అతిక్రమించే చేయబడిందని ఈ ప్లాను.

సోవియట్ కమ్యూనిస్టుపార్టీ పత్రిక ప్రావ్దా ఈ ప్లానును ఖండిస్తూ ఇలా రాసింది:

"భద్రతాసంఘంలోని ఏకగ్రీవ నిర్ణయ సూత్రం (వీటోసూత్రం)పై అభివృద్ధి నిరోధకులు సాగిస్తున్న దాడికి ఇదొక కొత్త వ్యూహం. 51వ సూత్రం మిత్రరాజ్యంపై దండయాత్ర జరిగినప్పుడే ఆత్మరక్షణకు అధికారం ఇస్తూంది.

"ఇలాంటి సాయుధ దండయాత్రే దురాక్రమణ అనిపించుకోగలదు. దీనికి పరమాణుశక్తి కంట్రోలు నిబంధనావళిని ఉల్లంఘించడానికి చాల వ్యత్యాసం ఉంది.

"సామ్రాజ్యవాద వర్గాలు, తమకు అవసరం వచ్చినప్పుడు అటంబాంబులను ఉపయోగించుకోడానికి ఏలాంటి ఆటంకాలు లేకుండా చేసుకోడానికి ఇప్పటినుండీ ప్రయత్నిస్తున్నారు. అటంబాంబు ఒకరిపై దెబ్బ తీయడానికే ఉపయోగపడుతుంది గాని, ఆత్మరక్షణకు కాదన్న సంగతి అందరికీ తెలుసు. ఏదో ఒక సాకుచెప్పి, దీనిని ప్రయోగించడానికి ఆటంకం లేకుండా చేసుకోవాలనుకుంటున్నారు. సామ్రాజ్యవాద వర్గాల ఇప్పటివారి వాదనలన్నీ ఈ దురుద్దేశానికి ముసుగుమాత్రమే."

మిత్రరాజ్యసంస్థ విషయంలో సామ్రాజ్యవాదుల ఆశాభంగం

స్మట్సు ధిక్కారానికి కారణం

మాస్కో, ఫిబ్రవరి 2

దక్షిణాఫ్రికా భారతీయులపట్ల తన వైఖరిని మార్చుకోవాలని మిత్రరాజ్యసమితి మహాసభ స్మట్సు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని పాటించను పొమ్మని స్మట్సు దక్షిణాఫ్రికా శాసనసభలో ఇటీవల ప్రకటించాడు. ఈ వైఖరిని విమర్శిస్తూ సోవియటు ప్రభుత్వపత్రిక 'ఇజ్వెస్టియా' ఈవేళ ఇలా రాసింది:

"ఇతరప్రజలను పీడించడానికి మిత్రరాజ్యసమితి ఒక సాధనంగా ఏమాత్రమూ ఉపయోగపడదని స్మట్సు గుర్తించాడు. అందువల్లనే దానిని ధిక్కరిస్తున్నాడు.

"స్మట్సుకి మిత్రరాజ్యసమితి పావం, ఆశాభంగం కలిగించింది. వెనుకటి నానాజాతిసమితి రోజుల్లోలాగానే ఈనాడు కూడా ఒకవైపు నీతులుబోధిస్తూ మరోవైపు పొరుగుదేశాలపై పరాక్రమణను యథేచ్ఛగా సాగించవచ్చునని స్మట్సు ఆశించాడు. కాని, రోజులు మారిపోయాయి, మిత్రరాజ్యసమితి నైరుతి ఆఫ్రికాను అతని బారినుండి తప్పించి తన రక్షణకిందికి తీసుకో నిశ్చయించింది."

దొంగసాక్ష్యాలకై పోలీసుల తాపత్రయం

బెజవాడ లాఠీఛార్జిని సమర్థించుకొనే ప్రయత్నం

(మా విలేఖరి)

బెజవాడ, ఫిబ్రవరి 4

ఫిబ్రవరి 2వ తేదీ సాయంత్రం బెజవాడ విద్యార్థి, యువజనుల బహిరంగ సభపై సాయుధ పోలీసులు విచ్చలవిడిగా లాఠీచార్జీ చేయడం, 30 మందికి దెబ్బలు తగలడం అందరికీ తెలిసిన విషయమే.

ఇది ఇలావుండగా ఇవ్వాళ టి వై.ఎస్.పి. సబ్ ఇన్‌స్పెక్టరూ, కొంతమంది పోలీసులూ ప్రజలు తమమీద రాళ్లు వేయగా ఆత్మరక్షణ కొరకు లాఠీ చార్జీ చేయవలసి వచ్చిందని సమర్థించుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ విషయంలో తమకు అనుకూలంగా సాక్ష్యములు సంపాదించడానికి తంటాలు పడుతున్నారు. దెబ్బలు తగిలిన 80 యేండ్ల ముసలమ్మ దగ్గరకు వెళ్ళి నిన్ను కొట్టించి యెవరని అడుగగా, అవిడ పొట్టి కర్రలు గలవారే (రిజర్వు) నన్ను కొట్టారని" సమాధానం చెప్పగా లాభంలేదని వెళ్ళిపొయ్యారు. ఇలాగే సవ్వారు వ్యాపారంచేసే మౌలి అనేసాహెబు భోజనంచేసి హోటలు మెట్లమీద కూర్చుంటే అతన్నికొట్టారు. అయినాకూడా, పోలీసులు వెళ్ళి, నిన్నుకొట్టింది ఎవరని దబాయించగా, అతడు నన్నుకొట్టింది రిజర్వుపోలీసులని ఖచ్చితంగా చెప్పాడు. ఇటులాభంలేదని పోలీసులు తమకు వ్యతిరేకంగా చెప్పినవారి సాక్ష్యాలను రికార్డుచేయకుండా రహస్యంగా కొంతమందిని పోలీసుస్టేషనుకు తీసుకెళ్లి బెదిరించి తమకు అనుకూలంగా సాక్ష్యములను రికార్డుచేయుచున్నట్లు తెలుస్తూంది.

మద్రాసు అసెంబ్లీ చర్చ

(మొదటి పేజీ తరువాయి)

అధికారాలనూ ఆర్డినెన్సుద్వారా ఉంచడం జరిగింది. వీరి నిరంకుశచర్యలనుండి ప్రజలను రక్షించేందుకు, ప్రజాపక్షాలకు ఆటంకం ఏర్పడుతున్నది.

ప్రజాపక్షాలన్నిటికీ ఇది విరుద్ధం

ఈ ఆర్డినెన్సే చట్టమయితే, ప్రజాభిప్రాయ ప్రకటనే అసాధ్యమవుతుంది. రాజ్యాంగసభ చర్చలుకూడా సాధ్యంకావు. దేశమంతటా ప్రతిష్టంభన ఏర్పడుతుంది.

ఈ ఆర్డినెన్సు కేవలం కమ్యూనిస్టులపైనేగాక మిగతా ప్రజాపక్షాలన్నింటిమీదా దాడి చేయగలదు. రైతుఉద్యమాన్ని, ప్రజా ఉద్యమాలన్నింటినీ నిర్మూలించాలన్న ఉద్దేశంతో ఇది తయారుచేయబడింది.

ఆంధ్రప్రజలందరూ దీనిని అసహ్యించుకుంటున్నారు. ఎందరో కాంగ్రెస్ శాసన సభ్యులు, ఎందరో లీగుసభ్యులు దీనిని వ్యతిరేకిస్తూ మాట్లాడారు. ఈ ఆర్డినెన్సు, కాంగ్రెసు విరుద్ధమయిన, ప్రజలకు విరుద్ధమైన, జాతీయ విరుద్ధమైన చర్య. పార్టీశిక్షణ అనే నిర్బంధమే లేకపోతే ఎందరో కాంగ్రెసు శాసన సభ్యులు బహిరంగంగా దీనిని ఖండిస్తారు.

కమ్యూనిస్టుల విషయంలో ప్రధాని చాల క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు. కమ్యూనిస్టులు మంత్రులవద్దకు ఎన్నో రాయబారాలను కొని పోయారు. ఎన్నో నివేదికలిచ్చారు. కాని మంత్రివర్గం వానిని తిరస్కరించి, మా సహకారాన్ని నిరాకరించింది. కమ్యూనిస్టులనే మిరాశీదారుల గూండాలు హత్యచేశారు.

పక్షపాత దృష్టి

కోయంబత్తూరులో మే 21వ ప్రాంతంలో ఇద్దరు కార్మికులు హత్య చేయబడ్డారు. ఈ విషయమై మంత్రివర్గం మూగనోము పట్టింది. మరి మధురలో ఒక కార్మికుడు చనిపోగా అందుకు రాష్ట్రంలో అంతటా 150 మంది కమ్యూనిస్టులను నిర్బంధించారు. వారిపై కుట్రకేసు పెట్టడానికి ప్రయత్నం సాగుతున్నది. సమ్మె చేస్తున్నారన్న కారణంగా మలబారు స్పెషల్ పోలీసులు 25 మందిని కాల్చి చంపారు. దేశంలోని ఆర్థిక ఇబ్బందుల మూలంగా సమ్మెలు వస్తున్నవి. దానికి కమ్యూనిస్టులే కారణ మనడంలో అర్థంలేదు.

ప్రజల ఆందోళనను కాంగ్రెస్‌నాయకులు కూడపూర్వం సాగించారు. ఇప్పుడు రైతులలో అలాగే ఆందోళన బయలుదేరింది.

ఏ ప్రజల కోసమిది?

ప్రజల రక్షణకై ఆర్డినెన్సును అమలు జరపా మంటున్నారు. ఎవరీ ప్రజలు? రైతులా? వ్యవసాయ కూలీలా? లేక జమీందార్లా?

ప్రకాశం కమిటీ నివేదిక ప్రకారం, రైతులు పొలాలను అనుభవిస్తుంటే, మిరాసీదార్లు జమీందారులు వారిని తొలగించేందుకు గూండాలను ఉపయోగిస్తున్నారు. రైతులను నానాహింసలకు గురిచేస్తున్నారు. వారే దౌర్జన్యానికి పూనుకొని పొలాలను బీడులుగా చేస్తున్నారు. వారికే పోలీసులు సాయపడుతున్నారు. రైతులను తొలగించరాదని ప్రభుత్వం ఒకవైపు చట్టాలు ప్రవేశపెడుతుంటే, మరొకవైపు పోలీసులు జమీందార్లతో చేరిపోతున్నారు.

జమీందార్ల యజమానుల దౌర్జన్యాలు

కమ్యూనిస్టులు ఆహారోత్పత్తికి అడ్డు తగలడం లేదు. మన్నారుగుడిలో పరిష్కర్త ఇచ్చిన తీర్పును అమలుజరిపేందుకు మిరాశీదార్లు అంగీకరించలేదు. ప్రభుత్వంకూడ ఈ విషయంలో నోరు మెదపలేదు.

కోయంబత్తూరులో కాంగ్రెసు వాదులు కమ్యూనిస్టులతోకలిసి కార్మికులకు ఆరునెలల బోనస్ ఇవ్వాలని కోరారు. ఇందుకు అవసరమైతే సమ్మెకుతానే నాయకత్వం వహిస్తానని తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు చెప్పాడు.

తంజావూరులో మిరాశీదారులే భూమిని మైదానంగా మారుస్తున్నారు. ఆంధ్రదేశంలోని కాంగ్రెస్ కమిటీ ప్రభుత్వానికి ఒక నివేది కనుపంపింది. అందులో జమీందారులు రైతులను పొలాలనుండి వెళ్ళగొట్టేందుకు రౌడీలను ఉపయోగిస్తున్నట్లు స్పష్టంగా ఉన్నది.

మేమెన్నటికీ ఉత్పత్తిని కుంటుపరచే విధానమవలంబించమని హామీ ఇస్తున్నాను.

హింసాప్రోత్సాహమంటే ఏమిటి?

హింసను ప్రోత్సహించే ఉపన్యాసాల్ని, వానిని పత్రికల్లో ప్రచురించడంపై ఈ ఆర్డినెన్సులో ఎన్నో ఉన్నవి. కమ్యూనిస్టు లెన్నడూ హింసను ప్రోత్సహించలేదు. వల్లభాయి పటేలు "కత్తిని కత్తితో ఎదుర్కోవాలి" అన్నారు. ఆ ప్రకటన అన్ని పత్రికల్లోనూ పడింది. ఇలాంటిప్రకటనమద్రాసులో ప్రకటిస్తే, అప్పుడానాయకుడెవరైనా అరెస్టు కావలసిందే.

1942 ఆగస్టు తీర్మానం, 1857 నాటి భారత స్వతంత్ర సమరాలనుగూర్చి పండిత నెహ్రూ అనేక ప్రసంగాలు చేశారు, వానిని అభినందించారు. అవికూడ ఈ ఆర్డినెన్సు క్రింద నేరాలే అవుతాయి.

'దేశాభిమాని' ధరావతు

దేశాభిమాని పత్రిక చెల్లించిన ధరావతును ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, కొత్త ధరావతు కట్టమని కోరింది. మాపార్టీ పేదప్రజల పార్టీ. మేమింత దబ్బెచ్చుకోవడ మెలాగు? స్వరాజ్య పత్రికకు ఒకప్పుడు ప్రకాశంగారు సంపాదకులు. అప్పుడు పత్రిక ధరావతును ప్రభుత్వం స్వాధీనపరచుకుంది. అనాటి భావాలను వారు స్మరించి చూడాలి. ఇలా అయితే, ఏ పార్టీకూడ పత్రికలను నడపలేక పోతుంది. అలా అరికట్టడమే ప్రభుత్వ చర్యకు పర్యవసానమని తేలుతుంది.

కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకులంకాము

"మేము కాంగ్రెసు ప్రభుత్వానికి, కాంగ్రెసుపార్టీకి చెరుగు తలంచడంలేదు. మేము మీకు అండగావున్నాము. మేమేది చేసినా దేశ యోగ క్షేమాలకోసమే చేస్తున్నాము. ప్రభుత్వాన్ని ఎదిరించే ఉద్దేశము మాకు లేదు.

రైతుదే పొలమన్నాడు గాంధీజీ

పొలం రైతుదేనని కమ్యూనిస్టుల దృక్పథాన్ని బలపరుస్తూ గాంధీజీ ఒక ప్రకటన చేశాడు. అదే ప్రకటనను కమ్యూనిస్టులు చేస్తే అది జాతీయ విరుద్ధచర్య ఎలా అవుతుంది?

ఇటీవల ఒక ఇంజనీయరింగు కాలేజీపై యూనియన్ జాక్ ఎగురుతున్నంతవరకు, విద్యార్థులు అందులో తాము ప్రవేశించమన్నారు. కొందరువిద్యార్థులను అరెస్టుచేసి, కొందరికి జరిమానాలు వేశారు. ఇవన్నీ కమ్యూనిస్టులమీద తోసేటట్టున్నారు. ఇదెక్కడి న్యాయం?

ఈ ఆర్డినెన్సును చట్టంచేస్తే కాంగ్రెస్ పోతుంది, పార్లమెంటరీలకు పోతుంది, కేవలం యూనియన్‌జాక్ మాత్రమే ఎగురుతుంటుంది. ఇది జాతీయోద్యమానికే విఘాతం కలిగిస్తుంది. కాబట్టి ప్రధాన మంత్రి ప్రతిష్ఠకొరకు ప్రాకులాడక, ఈ ఆర్డినెన్సును ఉపసంహరించి, దీనిక్రింద డిటైన్ అయినవారందరినీ విడుదల చేయాలి. అప్పుడాయన ప్రజావిశ్వాసం చూరగొనగలడు."

వెంకటేశ్వర్లుగారు మూడు గంటలు మాట్లాడగోరగా అధ్యక్షుడు ఒకటిన్నగంట మాత్రమే అవకాశమిచ్చారు.

తర్వాత మహమ్మద్ ఇస్మాయిల్‌సాహెబ్ తీర్మానాన్ని బలపరచాడు. తన భావాలను గురువారం చెబుతానన్నాడు. ఆరోజు తిరిగి ఈ తీర్మానం చర్చకు వస్తుంది. అసెంబ్లీని బుధవారానికి వాయిదావేశారు.

పంజాబులో ముస్లిం స్త్రీల అరెస్టు

ఆర్డినెన్సు వ్యతిరేక ప్రదర్శనలు

లాహోరు, ఫిబ్రవరి 3

ముస్లిం స్త్రీలు ఊరేగింపుగా ప్రభుత్వ భవనంవద్దకువెళ్ళి ప్రదర్శనం చేశారు. పోలీసులు ఊరేగింపులోని పదకొండుమందిని అరెస్టుచేశారు. తర్వాత ఊరేగింపు రెవిన్యూ మంత్రి ఇంటివద్దకు వెళ్ళింది.

అమృతసర్‌లోను ఊరేగింపులు జరిగాయి. పోలీసులు టియర్‌గాసును ప్రజలపై ఉపయోగించారు.

నోటీసు

నందిగామ కాపురస్తులు 1. అబ్దుల్‌నబీ, వారిసుమారు అబ్దుల్ రహీం. 3 మహమ్మదు ఖాసిం. 4. అబ్దుల్‌హాది 5. మహమ్మదు యిబ్రహింగార్లు వారితాలూకు M.D.K నెంబరు 934 గల లారీని తేది27-9-46 న బెజవాడ గ్రామకాపురస్తులు బైజ్యనాథ దూర్వాల్ గారికి విక్రయంచేసి రు. 6000-0-0 లు అడ్వాన్సు తీసుకొని యున్నారు. కాని ఆ దరిమిలాను సదరు లారీకి సంబంధించిన C and G పర్మిట్లు యెగ్రిమెంటు షరతుల ప్రకారం సకాలములో తెప్పించలేక పోయినందున విక్రయ యెగ్రిమెంటును రద్దుపరచుకొని తాము పుచ్చుకున్న అడ్వాన్సును దూర్వాల్‌గారికి వాపసుచేసి యున్నారు. M. D. K. నెంబరు 934 లారీనిన్ని తనపేర పుట్టబడిన C & G పర్మిట్లనున్ను దూర్వాల్‌గారు అబ్దుల్‌నబీ వగైరాలకు యిచ్చియున్నారు. 12-1-47 తేదీన జరిగిన యేర్పాట్లప్రకారం C & G పర్మిట్లు దూర్వాల్‌గారిపేరనుండి తమపేర్లకు ట్రాన్సుఫరు చేయించుకునే బాధ్యత అబ్దుల్‌నబీ వగైరాలపైన వున్నది. లారీ రిజిష్ట్రేషన్ తనపేరనున్న కారణంచేత ట్రాన్సుఫరు అయేలోపుగా యేదైనా కేసులలో యిన్వాల్వు అయేయెడల సదరు నష్టపరిహారము క్రింద దూర్వాల్‌గారి వద్ద రూ. 500-0-0 లు డిపాజిటుగా వుంచియున్నారు. ఇది అంతయూ సదరు వ్యక్తులమధ్య అప్పట్లో వున్న స్నేహభావమునుబట్టి యేర్పాటు చేసుకోబడ్డది. ఆ దరిమిలాను అబ్దుల్‌నబీ వగైరాలు దుర్వృత్తిలో ప్రవేశించి దూర్వాల్‌గారి సరుకును సదరులారీలో బెజవాడకు కిరాయికి తీసుకొనిపోవుటకు సరుకును లారీలో వేసుకుని దూర్వాల్‌గారి బెజవాడ ఆఫీసులో డెలివరీ యివ్వక సదరు సరుకును హరించి రూ. 4,200 లు నష్టము కలుగజేసి వున్నారు. అందువిషయమై సదరు వ్యక్తులపైన క్రిమినల్ సివిల్ చర్యలు నడుచుచున్నది. యీ సందర్భములలో లారీయొక్క C and G పర్మిట్లు దూర్వాల్‌గారి పేరున అమలులోవున్న కారణంచేత వారిని నష్టపరుచుటకుగాను అబ్దుల్‌నబీ వగైరాలు సదరు లారీ రన్నింగు విషయంలో నేరములు చేయనున్నారని దూర్వాల్‌గారికి యిన్‌ఫర్మేషన్ వుండి యున్నది. కాబట్టి సదరు C and G పర్మిట్లను తనపేర వుంచుకొనుటకు యిష్టములేదన్నీ వెంటనే సదరు C and G పర్మిట్లను తమపేర ట్రాన్సుఫరు చేయించుకోవలసినదన్నీ 26-1-47 తేదీని టెలిగ్రాం నోటీసు యిచ్చివున్నప్పటికీ వారు యింతవరకు ఆ ప్రయత్నం చేయుటలేదు. కాబట్టి సదరు M. D. K. నెంబరు934 లారీతో బైజ్యనాథ్ దూర్వాల్‌గారికి యే విధమైన సంబంధములేదన్నీ సదరు లారీ నడుపు సందర్భములో కలిగే నేరములకుగాని, నష్టములకుగాని దూర్వాల్‌గారికి యేవిధమైన సంబంధములేదన్నీ యిందుమూలముగా తెలియచేయడమైనది. సదరు లారీ అబ్దుల్‌నబీ వగైరాలపేరుతో ట్రాన్సుఫరు అయ్యేవరకు లారీని నడుపుకొననీకుండుటకు వుత్తరువులు దయచేయించగలందులకు పోలీసు వగైరా అధికారులను కూడా యిందుమూలముగా కోరడమైనది.

బెజవాడ, 4—2—47

(సం.) శ్రీష్టు వరప్రసాదశాస్త్రి,
Pleader for Baijanoth Durwal.

Edited, Printed & Published by Katragadda Rajagopala rao at the Prajasakti Press, Moghalrajapuram, Bezwada. Consulting Editor: M. Chandrasekhara Rao

END OF ISSUE